సాక్షి
పశ్చిమగోదావరి

గురువారం । 16 । నవంబర్ । 2023



అసైన్డ్ రైతులకు మంచి రోజులు

అసైన్డ్, లంక భూముల రైతులకు మంచి రోజులు వచ్చాయి. భూములపై పూర్తి హక్కులతో పత్రాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

8లో



సాగునీటి కొరత లేదు

జిల్లాలో దాళ్వా సాగుకు నీటి ఇబ్బంది లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు.

8లో



గిరిజనుల త్యాగాలు అజరామరం

గిరిజన స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు.

8లో

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు

- 17న నూజివీడుకు సీఎం జగన్ రాక
- తుది దశలో ఏర్పాట్లు
- ఖరారైన పర్యటన షెడ్యూల్
- అసైన్డ్ భూములకు శాశ్వత పట్టాల పంపిణీకి శ్రీకారం
- జిల్లాలో వేలాది మందికి ప్రయోజనం



ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్, ఎస్పీలకు సూచనలు చేస్తున్న నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

సాక్షి ప్రతినిధి, ఏలూరు/నూజివీడు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు నూజివీడు ముస్తాబవుతోంది. శుక్రవారం నూజివీడులో ముఖ్యమంత్రి పర్యటించనున్న నేపథ్యంలో భారీగా స్వాగత ఏర్పాట్లు మొదలు సభా ప్రాంగణం వరకు పనులు చురుగ్గా సాగుతున్నాయి. హెలీప్యాడ్, బహిరంగ సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు ఖరారు చేసి పనులను నిర్వహిస్తున్నారు. 17న ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ఖరారు కావడంతో ఏర్పాట్లు తుది దశకు చేరాయి.

అసైన్డ్ భూములకు కొత్త పట్టాలు, అసైన్డ్ 22 (ఎ) భూములకు తొలగించి శాశ్వత పట్టాలు ఇచ్చే రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని నూజివీడు నుంచి సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. నూజివీడు-విస్సన్నపేట ప్రధాన రహదారిలోని జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ స్థలంలో బహిరంగ సభా వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వేదిక నిర్మాణం, వీఐపీ గ్యాలరీల పనులు పూర్తయ్యాయి. అలాగే మైలవరం రోడ్డులోని పెట్రోల్ బంకు సమీపంలో హెలీప్యాడ్‌ను సిద్ధం చేశారు. నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలిరానున్న క్రమంలో ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ ప్రాంతాలు కూడా గుర్తించి పూర్తిస్థాయిలో సన్నద్ధం చేశారు. హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన సీఎం జగన్ సభాస్థలానికి చేరుకోనున్నారు. ఈ మార్గాన పార్టీశ్రేణులు పెద్ద ఎత్తున స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.

అధికారులతో కలెక్టర్ సమీక్ష

ముఖ్యమంత్రి సభకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. సభకు హాజరయ్యేవారికి ఎటువంటి ఇబ్బందులకు తావులేకుండా మంచినీటి వసతి, వైద్య సదుపాయం, ఇతర కార్యక్రమాలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులంతా మరింత అప్రమత్తంగా వ్యవహరించి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు.

1,376 మంది పోలీసులతో భద్రత

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది మొత్తం 1,376 మందిని నియమించినట్టు డీఎస్పీ ఈడే అశోక్‌కుమార్ తెలిపారు. అడిషనల్ ఎస్పీలు ఇద్దరు, డీఎస్పీలు 11 మంది, సీఐలు 32 మంది, ఎస్సైలు 98 మంది, ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు 186 మంది, కానిస్టేబుళ్లు 640 మంది, మహిళా కానిస్టేబుళ్లు 65 మంది, స్పెషల్ పార్టీ సిబ్బంది 274 మంది, హోంగార్డులు 68 మందిని నియమించామన్నారు.

ఏర్పాట్ల పరిశీలన

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి, ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుతో కలిసి జేసీ బి.లావణ్యవేణి బుధవారం పరిశీలించారు. హెలీప్యాడ్, సభాస్థలి వద్ద వేదిక, ప్రజల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. వేదిక సమీపంలో స్టాల్స్‌ను, పలు అభివృద్ధి పథకాలకు సంబంధించి శిలాఫలకాలను ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు, వీఐపీ, ప్రజల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. నూజివీడులో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని, ముఖ్య కూడళ్లలో గట్టి నిఘా ఏర్పాటుచేయాలని జిల్లా ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. సభకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కోరారు. సబ్‌కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) శ్రీపూజ, డీపీఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, ఏలూరు ఆర్డీఓ ఎస్ఎస్‌కే ఖాజావలి, ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ దేశిరెడ్డి రాఘవరెడ్డి తదితరులు ఉన్నారు.

సీఎం పర్యటన ఇలా..

- 17న ఉదయం 10.25 గంటలకు నూజివీడులోని హెలీప్యాడ్‌కు ముఖ్యమంత్రి జగన్ చేరుకుంటారు.
- 10.25 నుంచి 10.35 గంటల వరకు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో మాట్లాడతారు.
- 10.55 గంటలకు సభాప్రాంగణానికి చేరుకుని వివిధ శాఖలు ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్, ఫొటో ఎగ్జిబిషన్ తిలకిస్తారు.
- 11.10 గంటల నుంచి 12.25 గంటల వరకు అసైన్డ్ పట్టాల పంపిణీ, 22 (ఎ)లో నమోదైన అసైన్డ్ భూములను తొలగించి లబ్ధిదారులకు శాశ్వత పట్టాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించి అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
- 12.35 గంటలకు సభా ప్రాంగణం నుంచి బయలుదేరి 12.50 గంటలకు హెలీప్యాడ్ చేరుకుని మధ్యాహ్నం 1.50 గంటల వరకు స్థానిక నాయకులు, ప్రజలను కలిసి 1.55 గంటలకు తాడేపల్లి పయనమవుతారు.

భారీగా తరలి రండి

ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

సీఎం జగన్ సభకు ప్రజలు పెద్దెత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పిలుపునిచ్చారు. నూజివీడులోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అసైన్డ్ భూములకు శాశ్వత హక్కు కల్పిస్తూ పట్టాలివ్వడం ద్వారా నూజివీడు నియోజకవర్గంలో 3 వేల మంది పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. దీంతో నియోజకవర్గ ప్రజలంతా సీఎం జగన్ రాక కోసం ఎదురుచూస్తున్నారన్నారు. సభా వేదిక వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించి సభా వేదికపైకి ముఖ్యమంత్రి చేరుకుంటారన్నారు. నియోజకవర్గ నలుమూలల నుంచే కాకుండా చింతలపూడి, దెందులూరు, ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు, మైలవరం, నందిగామ, విజయవాడ సిటీ, కృష్ణా జిల్లాలోని గన్నవరం, గుడివాడ తదితర నియోజకవర్గాల నుంచి సైతం ప్రజలు పెద్దెఎత్తున తరలిరానున్నారని, ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

న్యూస్‌రీల్

ఏపీ జేఏసీ జిల్లా మహిళా విభాగం ఎన్నిక



నూతన కమిటీ సభ్యులు

భీమవరం (ప్రకాశంచౌక్) : ఏపీ జేఏసీ అమరావతి జిల్లా మహిళా విభాగం ఆవిర్భావ సమావేశం పట్టణంలోని ఆర్యవైశ్య యువజన సంఘం ఫంక్షన్ హాల్‌లో బుధవారం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా మహిళా విభాగం కమిటీని ఎన్నిక జరిగింది. జిల్లా మహిళావిభాగం చైర్‌పర్సన్‌గా వై.నాగమణి, ప్రధాన కార్యదర్శిగా శ్యామలదేవితో పాటు పలు శాఖలకు చెందిన మరో 10 మందిని ఎంపిక చేశారు. జిల్లా చైర్మన్ శివశంకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అమరావతి నాయకులు టీవీ ఫణిపేర్రాజు, స్టేట్ మహిళా విభాగ చైర్‌పర్సన్ పారేలక్ష్మి, కోశాధికారి జి.పావని, కార్యదర్శులు సీహెచ్ కోటేశ్వరి, జి.అనూష, జిల్లా ప్రధాన కార్యదర్శి ఫణికుమార్, పాల్గొన్నారు.

ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు : ఎస్పీ



పోలీసులకు ఆస్పత్రి కార్డులు అందిస్తున్న దృశ్యం

సాక్షి, భీమవరం: విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎస్పీ యు.రవిప్రకాష్ అన్నారు. బుధవారం భీమవరంలో 32 డెంటల్ కేర్ ఆస్పత్రిలో పోలీసులు, వారి కుటుంబసభ్యులకు ఏర్పాటుచేసిన ఉచిత పంటి పరీక్షల శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆస్పత్రిలో అత్యాధునిక వైద్యం అందిస్తున్నారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడుతున్న పోలీసులు, వారి కుటుంబసభ్యుల సంక్షేమం కోసం వైద్య శిబిరం ఏర్పాటుచేశామన్నారు. అనంతరం 220 మంది పోలీసులకు ఆస్పత్రి కార్డులు అందించారు. అడిషనల్ ఎస్పీ ఏవీ సుబ్బరాజు, సెబ్ అడిషనల్ ఎస్పీ రవికుమార్, భీమవరం డీఎస్పీ బండారు శ్రీనాథ్, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, ఆస్పత్రి ఎండీ గౌతమ్ పాల్గొన్నారు.

సాయంకాలార్చన సమయం మార్పు


ద్వారకాతిరుమల: వృశ్చిక సంక్రమణం (శీతాకాలం) ప్రారంభం కావడంతో శ్రీవారి సాయంకాలార్చన సమయాన్ని ఈనెల 17 నుంచి మార్పు చేస్తున్నట్టు ఆలయ ఈఓ వేంద్ర త్రినాథరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సాధారణంగా రోజూ సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు చిన వెంకన్నకు సాయంకాలార్చన నిర్వహిస్తారు. అయితే శీతాకాలం కారణంగా ఆ సమయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటలకు మార్పు చేసినట్టు ఈఓ తెలిపారు.

అగ్నికుల క్షత్రియుల సంక్షేమానికి కృషి



నరసాపురం రూరల్: రాష్ట్రంలో అగ్నికుల క్షత్రియుల సంక్షేమానికి కృషిచేస్తానని రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన మండలంలోని వేములదీవికి చెందిన తిరుమాని నాగరాజు అన్నారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడినట్టు చెప్పారు. తనపై నమ్మకం ఉంచిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, పార్టీ సంధానకర్త పీడీ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు పెద్దపీట వేసి పలు పదవులను కట్టబెడుతున్న సీఎం జగన్ వెన్నంటే బీసీ కులాలు ఉంటాయన్నారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ దొంగ మురళీకృష్ణ పాల్గొన్నారు.

బ్యాండ్ పోటీల్లో ప్రథమం



పెదతాడేపల్లి గురుకుల విద్యార్థుల బృందం

తాడేపల్లిగూడెం రూరల్: పెద తాడేపల్లి బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు స్కాట్లాండ్ బ్యాండ్‌లో రాష్ట్ర స్థాయిలో ప్రథమస్థానం సాధించారు. అన్నమయ్య జిల్లాలోని పుల్లంపేట ఎస్‌వీబీడీ హైస్కూల్‌లో జరిగిన బ్యాండ్ పోటీల్లో ఈ ఘనత సాధించినట్టు ప్రిన్సిపాల్ బి.రాజారావు బుధవారం తెలిపారు. వచ్చేనెల 3న జోనల్ స్థాయిలో త్రివేండ్రంలో జరుగనున్న పోటీల్లో పాల్గొంటుందన్నారు.

టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టింది టీడీపీనే

వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి గుడాల గోపి



గోపీని అడ్డుకుంటున్న పోలీసులు

పాలకొల్లు అర్బన్: టిడ్కో లబ్ధిదారులను గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఎలా మోసం చేశారో లబ్ధిదారులకు వాస్తవాలను వివరిస్తామని వైఎస్సార్‌సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నిమ్మల ఆధ్వర్యంలో పాలకొల్లు టిడ్కో గృహాల సముదాయంలో బుధవారం చేపట్టిన వంట వార్పుకి దీటుగా వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల గోపి నాయకత్వంలో వాస్తవాల వద్దన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా గుడాల గోపి విలేకరులతో మాట్లాడుతూ ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకోవడానికి ఎమ్మెల్యే నిమ్మల చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే నిమ్మల చదువుకున్న మూర్ఖుడని, టిడ్కో గృహాలను టీడీపీ హయాంలో బ్యాంకులకు తాకట్టు పెడితే.. సీఎం జగన్ బ్యాంకులకు తాకట్టు పెట్టారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిజాయితీగా పనిచేయడం తమకు అలవాటని, నిజాలను సైతం అబద్ధాలుగా చిత్రీకరించడంలో ఎమ్మెల్యే నిమ్మల పీహెచ్‌డీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో పేదలకు ఇంటి పట్టాలివ్వాలని పాలకొల్లు సమీపంలోని పెంకుళ్లపాడులో 52 ఎకరాలు కొనుగోలు చేశారని, అయితే 2014-19 మధ్య కాలంలో టీడీపీ అధికారంలో ఉండగా టిడ్కో గృహాల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. చదరపు అడుగుకి రూ.950కు పనులు చేయడానికి ప్రముఖ కంపెనీ ముందుకు వస్తే చంద్రబాబు, ఎమ్మెల్యే నిమ్మల కమీషన్లకు కక్కుర్తిపడి ఎల్ అండ్ టీ సంస్థకి చదరపు అడుగుకి రూ.2,150 అప్పగించారని ఆరోపించారు. 20 ఏళ్ల పాటు లబ్ధిదారుల గృహాలను 11 బ్యాంకులకు తాకట్టు పెట్టారని గోపి దుయ్యబట్టారు.

ఆరోగ్య సురక్ష ద్వారా మెరుగైన వైద్యం

డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ



మాధవరంలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ

తాడేపల్లిగూడెం రూరల్: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని, ప్రజల బాగు కోరుకునే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. బుధవారం మండలంలోని మాధవరం జెడ్పీ హైస్కూలులో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ 20 నుంచి 30 ఏళ్లలోపు వారికి షుగర్, మహిళలకు రక్తహీనత వంటి వ్యాధులు వస్తున్నాయని, వీటిని గుర్తించడం లేదన్నారు. ముందుగా గుర్తించి ఇటువంటి శిబిరాల ద్వారా నయం చేసుకోవచ్చన్నారు. అలాగే, చిన్నారుల్లో పోషకాహార లోపం నివారణకు పాఠశాలల్లో పౌష్టికాహారాన్ని అందిస్తున్నారన్నారు. దివంగత వైఎస్సార్ బాటలోనే సీఎం జగన్ ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్నారన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పాలనపై పచ్చమీడియా దుష్ప్రచారం చేస్తోందని, చంద్రబాబును గద్దెనెక్కించాలని పవన్ ఆలోచన చేస్తున్నారన్నారు. చంద్రబాబు వస్తే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు రద్దవుతాయని, దీనిని ఎవరైనా అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. గతంలో ఆరోగ్యశ్రీ, 108 పథకాలను చంద్రబాబు భ్రష్టు పట్టించారని, ఇప్పుడు బాబు షూరిటీ-భవిష్యత్ గ్యారంటీ అంటూ ప్రచారం చేస్తున్నారని, ఎన్నికల వరకే గ్యారంటీ అని చలోక్తి విసిరారు. చంద్రబాబు తప్పుడు హామీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు హితవు పలికారు. మాధవరం గ్రామంలో సంక్షేమ పథకాల ద్వారా రూ.43.5 కోట్లు లబ్ధి చేకూరిందన్నారు. ప్రజల మరోమారు జగన్‌కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. 962 మంది రోగులకు వైద్య పరీక్షలు చేశారు. ఆర్డీఓ కె.చెన్నయ్య, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్‌కుమార్, ఎంపీపీ పానుకుమాటి శేషులత మాట్లాడారు. జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీటీసీ జంపెల్లి సత్యవతి, కొమ్ముగూడెం సొసైటీ చైర్మన్ వెలిశెట్టి నరేంద్రకుమార్ నవాబుపాలెం సొసైటీ చైర్మన్ జడ్డు హరిబాబు, సర్పంచ్‌లు ఉండ్రాజవరపు చంద్రిక, ఎలిపే గాంధీ, ఎంపీడీఓ ఎం.విశ్వనాథ్, ఈవోపీఆర్డీ ఎం.వెంకటేష్, పంచాయతీ ఈఓ ఆర్‌వీ బ్రహ్మం, ఏపీఎం జీవీకేడీఎం లక్ష్మి, వైఎస్సార్‌సీపీ మండల మహిళా అధ్యక్షురాలు నూనె రాధాకుమారి తదితరులు పాల్గొన్నారు.

'కరోనా' అడ్వాన్సుల రికవరీకి చర్యలు

- తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో పంచాయితీ
- స్కామ్ అంటూ ఎల్లోమీడియా తప్పుడు కథనం
- ఖండించిన అధికారులు



తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం

తాడేపల్లిగూడెం: కరోనా కష్టకాలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు విధులు నిర్వర్తించిన సమయంలో ఖర్చుల కోసం అడ్వాన్సులు తీసుకున్న ఉద్యోగులు వారు. రెడ్‌జోన్‌లలో బారికేడ్లు కట్టారు, ఆస్పత్రుల్లో సౌకర్యాలు సమకూర్చారు. బాధితులకు ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు అన్నీ సమకూర్చారు. జిల్లాకు కరోనా నివారణలో ప్రధాన సేవలు తాడేపల్లిగూడెం కేంద్రంగా సాగాయి. దీంతో ఇక్కడి మున్సిపల్ ఉద్యోగులు కరోనా సేవలను చేశారు. ఖర్చుల కోసం అడ్వాన్సులుగా ఆరుగురు ఉద్యోగులు సొమ్ములను డ్రా చేశారు. అయితే దీనికి సంబంధించిన బిల్లులను సమర్పించలేదు. ఇది సంస్థాపరమైన వ్యవహారం. అంతర్గతంగా జరిగిన తంతు. బాధ్యత తీసుకొని సొమ్ములు డ్రా చేసిన వారు కచ్చితంగా లెక్కలు చెప్పాలి, సంబంధిత బిల్లులు సమర్పించాలి. అడ్వాన్సులను చెల్లించకుండా తప్పించుకొనే వీలులేదు. దీనిపై రికవరీ కోసం ఇటీవల సంబంధిత ఉద్యోగులకు ఇచ్చిన నోటీసులను ఆధారంగా చేసుకొని పచ్చమీడియా తప్పుడు కథనాలతో ప్రచారం సాగిస్తోంది. ప్రతిపక్షాలు వంత పాడుతున్నాయి.

తీసుకున్న సొమ్ములు రూ.47 లక్షల పైనే

ఆరుగురు మున్సిపల్ ఉద్యోగులు రూ.47,15,039 అడ్వాన్సులుగా తీసుకొన్నారు. ఉద్యోగుల్లో కొందరు వేరే మున్సిపాలిటీలకు బదిలీ అయ్యారు. ఈ విషయంపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అక్టోబర్ 13న ఇక్కడి బాధ్యులు రాజమండ్రిలోని మున్సిపల్ ఆర్డీ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్డీ ఆదేశాల మేరకు ఏపీ ఫైనాన్షియల్ కోడ్ మేరకు ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1991 ప్రకారం చర్యలు తీసుకోవాలనే ఇక్కడి అధికారులకు ఆదేశాలను ఇచ్చారు. దీంతో అడ్వాన్సులు తీసుకొన్న వారికి షోకాజ్ నోటీసులు వెళ్లాయి. ఆరుగురిలో ఒకరిద్దరు సొమ్ములు జమ చేసినట్టు సమాచారం. ఇంతకాలం అడ్వాన్సు తాలూకా బిల్లులు, అవి పోను మిగిలిన సొమ్ములు చెల్లించకుండా ఉండటానికి వివరణ పత్రాలు సమర్పించడంతో పాటు సొమ్ములు చెల్లించాల్సి ఉంది. ఈమేరకు చార్జిషీట్ చేసే అవకాశాలు ఉంటాయి. లేకుంటే వేతనాలను నిలుపుదల చేసి రికవరీ చేయడం కాని, లేదంటే ఉద్యోగ విరమణానంతర ప్రయోజనాల సొమ్ము నుంచి రికవరీ చేసుకొనే వీలుంటుంది. అయితే సొమ్ములు చెల్లించకుండా ఉండే అవకాశం సంబంధిత ఉద్యోగులకు ఎంత మాత్రం లేదు.

స్కామ్ అంటూ ప్రచారం

పచ్చమీడియా చానల్‌లో ప్రభుత్వ ఉద్యోగులను దొంగలుగా అభివర్ణిస్తూ, స్కామ్ అంటూ తప్పుడు కథనాలు ప్రసారమయ్యాయి. వాస్తవాలు తెలుసుకోకుండా జరిగిన ఈ ప్రసారంలో సదరు మీడియాకు మున్సిపాలిటీ నుంచి సమాచారం ఎవరిచ్చారనే కోణంలో విషయ సేకరణ జరుగుతోంది.

షోకాజ్ నోటీసులు ఇచ్చాం

ప్రభుత్వ సొమ్ము ఒక్క రూపాయి కూడా పోనివ్వమని మున్సిపల్ కమిషనర్ శామ్యూల్ అన్నారు. అడ్వాన్సులు తీసుకున్నప్పుడు ఖర్చులు పోను సకాలంలో మిగిలిన సొమ్ము జమ చేయాలని, చాలా కాలమైనా అది జమకాలేదన్నారు. బాధ్యులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని, వివరణతో పాటు సొమ్ములు జమ చేయాలని, లేకుంటే తదుపరి చర్యలుంటాయని అన్నారు.

> **రికవరీ చేస్తాం**
>
> కోవిడ్ సమయంలో గూడెం మున్సిపాలిటీలో పనిచేసే ఆరుగురు ఉద్యోగులు కోవిడ్ సేవల ఖర్చుల కోసం అడ్వాన్సులు తీసుకున్నారు. బిల్లులు, చెల్లింపులు కొన్ని మిగిలి ఉన్నాయి. ఈ విషయంపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో సీసీఏ రూల్స్ ప్రకారం చర్యలుంటాయి. ఒక అకౌంట్స్ అధికారిని నియమించి సొమ్ములు రాబడతాం. ప్రభుత్వ సొమ్ము ఎక్కడికీ పోదు. దీనికి సంబంధించి సంబంధిత ఉద్యోగులకు అక్కడి కమిషనర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సొమ్ములు చెల్లించకపోతే రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు ఉంటాయి. ఉద్యోగుల ఉద్యోగ విరమణానంతరం ఆర్థిక ప్రయోజనాలపై కూడా ప్రభావం ఉంటుంది. వారం రోజుల్లో ఈ వ్యవహారానికి సంబంధించి ప్రక్రియ పూర్తవుతుంది. అంతే కాని ఇది ఎంతమాత్రం స్కాం కాదు.
>
> – సత్యనారాయణ, మున్సిపల్ ఆర్డీ, రాజమహేంద్రవరం

'లింగపాలెం'లో కలకలం

- పాడి రైతులపై సంగం డెయిరీ సిబ్బంది దాడి
- గుంటూరు జిల్లా వడ్లమూడిలో ఘటన

లింగపాలెం: లింగపాలెం మండలానికి చెందిన పాడి రైతులపై సంగం డెయిరీ సిబ్బంది దాడి చేయడంతో స్థానికంగా కలకలం రేగింది. మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన ద్వారకా మిల్క్ సెంటర్ యజమాని, టీడీపీ నాయకుడు, సర్పంచ్ ముసునూరి రాముతోపాటు నరసన్నపాలెం గ్రామ టీడీపీ నాయకుడు, సర్పంచ్ కూరపాటి రత్తయ్య మరికొందరు రైతులపై గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో సంగం డెయిరీ సిబ్బంది బుధవారం దాడి చేశారు. రైతుల పాలకు రావాల్సిన రూ.50 లక్షల బోనస్ సొమ్ముల కోసం వెళ్లగా తమపై దాడి చేశారని బాధితులు వాపోతున్నారు. ద్వారకా మిల్క్ పాయింట్‌తో గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి సంగం డెయిరీ పాలు పోసేందుకు ఒప్పందం కుదుర్చుకుందని, ఈ మేరకు పాలు పోసినట్టు సర్పంచ్‌లు రాము, రత్తయ్య, రైతులు తెలిపారు. అయితే తమకు బోనస్ రూపంలో సుమారు రూ.50 లక్షల మేర చెల్లించాల్సి ఉన్నా కాలయాపన చేస్తుండటంతో అక్కడకు వెళ్లామని అన్నారు. టీడీపీ నాయకుడు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రకు చెందిన సంగం డెయిరీ సిబ్బంది తమపై దాడి చేయడంతో పాటు కార్లను ధ్వంసం చేశారని అన్నారు. గాయాలపాలైన సర్పంచ్‌లు, రైతులు అక్కడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, చేబ్రోలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన రైతులను అదే పార్టీ నాయకుడికి చెందిన కంపెనీ సిబ్బంది దాడి చేయడం మండలంలో చర్చనీయాంశంగా మారింది.

27 నుంచి సమగ్ర కుల గణన

జాయింట్ కలెక్టర్ రామసుందర్‌రెడ్డి



సూచనలిస్తున్న జేసీ రామసుందర్‌రెడ్డి

భీమవరం (ప్రకాశంచౌక్): సమగ్ర కుల గణనను పక్కాగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో సమగ్ర కుల గణన సర్వే ఈనెల 27 నుంచి ప్రారంభమై డిసెంబర్ 10లోపు పూర్తిచేయాల్సి ఉందని, ఈ మేరకు డిసెంబర్ 3లోపు పూర్తిచేసేలా లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు. జిల్లాలోని వార్డు సచివాలయ సిబ్బంది 5,830 మందితో పాటు 9,600 మంది వలంటీర్ల సేవలు వినియోగించుకోవాలన్నారు. టోల్ ఫ్రీ నంబర్‌తో కలెక్టరేట్‌లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటుచేయాలన్నారు. జిల్లాలోని ప్రతి ఇంటికీ వెళ్లి సమగ్ర కుల గణన సర్వే చేయాలన్నారు. కుల గణన సమచారంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఉన్నత వర్గాల్లోని పేదల కూడా మేలు జరుగుతుందన్నారు. జిల్లా వార్డు, గ్రామ సచివాలయ అధికారి కేసీహెచ్ అప్పారావు, సీపీఓ కె.శ్రీనివాస రావు, డీపీఓ జీవీకే మల్లికార్జునరావు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జి.గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.

క్లుప్తంగా

ఆర్జీయూకేటీ యోగాసన జట్టు ఎంపిక



ఎంపికైన యోగా విద్యార్థులతో అధికారులు

నూజివీడు: సౌత్‌జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల యోగాసన పోటీల్లో పాల్గొనేందుకు ఆర్జీయూకేటీ జట్టును ఎంపిక చేశారు. దీనికి గాను నూజివీడు ట్రిపుల్‌ఐటీలో నాలుగు ట్రిపుల్‌ఐటీలకు చెందిన యోగా విద్యార్థులకు పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన ఆరుగురు బాలికలు, ఆరుగురు బాలురను ఎంపిక చేశారు. ఎంపికైన 12 మందీ నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన వారే కావడం విశేషం. బాలుర జట్టుకు కే లక్ష్మణరావు, ఆర్ శేషసురేష్, పీ ఆదిశంకరరెడ్డి, టీ అశోక్, పీ సురేష్, పీ భరత్ కుమార్ ఎంపికయ్యారు. బాలికల జట్టుకు ఏ ప్రవీణ, కే సౌమ్య, ఎస్ వెంకట భార్గవి, ఎస్.ప్రమీల, పీ ప్రియాంక, ఏ నిఖిల ఎంపికయ్యారు. వీరందరూ డిసెంబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలోని తిరుచురాపల్లిలోని అన్నా యూనివర్శిటీలో నిర్వహించే యోగా పోటీల్లో పాల్గొననున్నారు. ఎంపికైన విద్యార్థులను బుధవారం డైరెక్టర్ ఆచార్య జీవీఆర్ శ్రీనివాసరావు, ఏవో ప్రదీప్, డీన్ అకడమిక్స్ లక్ష్మణరావు తదితరులు అభినందించారు.

హ్యాండ్‌బాల్ జాతీయ పోటీలకు ఎంపిక



విద్యార్థిని సాయిలహరితో పాఠశాల ఉపాధ్యాయులు

కామవరపుకోట: జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు కామవరపుకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని బొల్లిబోయిన సాయిలహరి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రామసుందరి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పడమట జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలలో తమ పాఠశాలకు చెందిన సాయి లహరి విశేష ప్రతిభ కనబరిచి జాతీయ పోటీలకు ఎంపికైందన్నారు. విద్యార్థినికి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు తూంపాటి బాబురావు, గుడిదల శ్యామలాదేవిలను హెచ్‌ఎం రామసుందరి, విద్యా కమిటీ చైర్మన్ పండు జగదీష్ గ్రామస్తులు అభినందించారు.

అసైన్డ్, లంక రైతులకు మంచిరోజులు

- జిల్లాలో 823 ఎకరాల్లో లంక భూములు.. 1,181 మందికి పత్రాలు సిద్ధం
- 249 ఎకరాల్లో అసైన్డ్ భూములు.. 583 మంది లబ్ధిదారులకు హక్కులు
- జిల్లాలో కొనసాగుతున్న సర్వే.. త్వరలో హక్కు పత్రాల పంపిణీకి చర్యలు

సాక్షి, భీమవరం: జిల్లాలోని అసైన్డ్, లంక భూముల రైతులకు మంచిరోజులు వచ్చాయి. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూములను సాగుచేసుకుంటున్నా వాటిపై ఎటువంటి హక్కులు లేకపోవడంతో భూములు కలిగిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాల పాటు తమ స్వాధీనంలోనే ఉన్నా సాగుచేసుకుంటూ ప్రభుత్వానికి నీటితీరువా వంటి పన్నులు చెల్లిస్తున్నా ఆయా భూములను ఇతరులకు విక్రయించడం, బదలాయించడానికి ఇప్పటివరకు వారికి ఎటువంటి హక్కు లేదు. కనీసం బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడానికి, పిల్లల పెళ్లికానుక కింద రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేకపోవడంతో అసైన్డ్, లంక



భీమవరం మండలం కొమరాడలో అసైన్డ్ భూములు

భూములు కలిగిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ప్రభుత్వాలను అయా భూములపై తమకు పూర్తి హక్కు కల్పించాలని వేడుకున్నా ఫలితం లేకపోయింది. జిల్లాలోని ఆచంట, పెనుగొండ, యలమంచిలి మండలాల్లో లంక భూములు, 20 మండలాల పరిధిలో వేలాది ఎకరాలు అసైన్డ్ భూములున్నా వాటిలో కేవలం పంట పండించుకోడానికి మినహా ఇతరత్రా హక్కులు లేకుండా పోయాయి. అయితే కొంత మంది రైతులు అత్యవసర పరిస్థితుల్లో తక్కువ ధరకే అసైన్డ్, లంక భూములను అనధికారికంగా విక్రయాలు చేసుకున్నారు.

సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లంక, అసైన్డ్ భూములు గత 20 ఏళ్లుగా స్వాధీనంలో ఉన్న రైతులకు పూర్తి హక్కులతో పత్రాలు అందించాలని ఆదేశించడంతో జిల్లాలో సర్వే జరుగుతోంది. దీంతో జిల్లాలోని పెనుగొండ, ఆచంట, యలమంచిలి మండలాల్లోని లంక భూములు 823 ఎకరాలను గుర్తించి వాటిని సుమారు 1,181 మంది లబ్ధిదారులకు పత్రాలు అందించేందుకు సిద్ధం చేశారు. అలాగే 20 మండలాల్లోని 53 గ్రామాల్లో సర్వే చేసి 583 మంది లబ్ధిదారులకు సుమారు 249 ఎకరాల అసైన్డ్ భూములకు హక్కుపత్రాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వీటితో పాటు ఇనామ్ భూమి 88 సెంట్లు ఇద్దరు లబ్ధిదారులకు, ఎస్సీ కార్పొరేషన్ భూములు ఆకివీడు మండలం గుమ్ములూరులో 33 మందికి పత్రాలు ఇవ్వడానికి సుమారు 16 ఎకరాలు సిద్ధం చేయగా ఎస్సీ ఏరియాలో శ్మశానవాటికలు, కమ్యూనిటీ హాల్స్‌కు 44 ఎకరాలు స్వాధీనం చేస్తున్నారు. మిలిగిన గ్రామాల్లో ఇంకా సర్వే చేయాల్సి ఉంది. ఇప్పటికే అనుభవిస్తున్న భూముల్లో సంపూర్ణ హక్కులు పొందనుండడంతో ఆయా రైతులు, గ్రామాల్లోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చాలా ఆనందంగా ఉంది



20 ఏళ్ల క్రితం మా నాన్నపేరిట సీ క్లాస్ పట్టా వచ్చింది. అప్పటి నుంచి భూమి సాగు చేసుకుంటున్నాం. ప్రస్తుతం ఈ భూమికి ప్రభుత్వం డీ క్లాస్ పట్టా ఇవ్వనుండటంతో మా పేరిట ఆన్‌లైన్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు.

– తిరుమాని ఆదికృష్ణ, యలమంచిలి

బ్యాంకు రుణాలకు అవకాశం



మా తండ్రి అన్నదమ్ములు ముగ్గురి పేరిట 3 ఎకరాల భూమి ఇచ్చారు. అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నా భూమి మా పేరున లేకపోవడంతో కనీసం బ్యాంకు అప్పు కూడా ఇచ్చేది కాదు. ప్రస్తుత ప్రభుత్వం మా పేరిట పట్టాలు ఇవ్వడంతో, భూమితో పాటు బ్యాంకు రుణాలు వచ్చే అవకాశం ఉంది.

– చింతా నాగరాజు, అబ్బిరాజుపాలెం

1,430 మంది రైతులకు లబ్ధి



జిల్లాలోని అసైన్డ్, లంక భూముల సర్వే జరుగుతోంది. ఇప్పటికే 53 గ్రామాల్లో సర్వే చేసి 583 మంది లబ్ధిదారులకు 249 ఎకరాల అసైన్డ్ భూమి, మూడు మండలాల్లోని 823 ఎకరాల లంక భూమిని గుర్తించి 1,181 మందికి ఇవ్వడానికి హక్కు పత్రాలు సిద్ధం చేశాం. మిగిలిన గ్రామాల్లో సర్వే పూర్తి చేసి పత్రాలను అందిస్తాం.

– ఎస్.రామసుందర్‌రెడ్డి, జేసీ, పశ్చిమగోదావరి జిల్లా

చింతమనేనిపై విచారణకు ఎస్పీ ఆదేశం

దెందులూరు/ఏలూరు టౌన్: పెదవేగి తహసీల్దార్ నల్లమిల్లి నాగరాజుపై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యం చేసి కులం పేరుతో దూషించిన ఘటనపై దళిత సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్పీ మేరీ ప్రశాంతి బుధవారం విచారణకు ఆదేశించారు. నూజివీడు డీఎస్పీని విచారణ అధికారిగా ఎస్పీ నియమించారు. సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక అందించాలని ఆదేశించారు. దళిత సంఘాల ఆందోళన, ఫిర్యాదు మేరకు చింతమనేని కులదూషణపై ఎస్పీ విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు తేరా ఆనంద్, జడ్పీ వైస్ చైర్మన్ పీ విజయ్‌కుమార్, విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ మెంబర్, దెందులూరు జెడ్పీటీసీ సభ్యులు నిట్టా లీలానవకాంతం, పెదపాడు ఎంపీపీ బత్తుల రత్నకుమారి, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి గొల్ల కిరణ్ అన్నారు.

భార్య దూరమైందని.. భర్త బలవన్మరణం

టి.నరసాపురం: భార్య మృతితో మనస్తాపానికి గురైన ఓ భర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. బొర్రంపాలెం గ్రామానికి చెందిన పెనుబోతు నాగబాబు (44) భార్య అనారోగ్యంతో గత కొంతకాలం క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి మనస్తాపానికి గురై మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి తన ఇంట్లో దూలానికి కండువాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని బావ నాగరాజు ఫిర్యాదు మేరకు ఎస్సై బి.సురేంద్రకుమార్ కేసు నమోదు చేసి, నాగబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

దాళ్వాకు సాగునీటి కొరత లేదు

- ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ
- భీమవరంలో జిల్లా నీటిపారుదల సలహా మండలి, వ్యవసాయ సలహా మండలి సమావేశం

సాక్షి, భీమవరం: జిల్లాలో దాళ్వా సాగుకు నీటి ఇబ్బంది లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. భీమవరం కలెక్టరేట్‌లోని స్పందన సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం జిల్లా నీటిపారుదల సలహా మండలి, వ్యవసాయ సలహా మండలి సమావేశాలను సంయుక్తంగా కలెక్టర్ పి.ప్రశాంతి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురవడం, గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉన్న కారణంగా రబీ పంటకు సాగునీటి కొరత లేకుండా చూడాలన్న సీఎం ఆదేశాల మేరకు ముందుగానే సాగునీటి సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా అధికారులను మంత్రి ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి కాలువలకు సాగు నీటి విడుదల నిలిపివేయనున్న దృష్ట్యా ప్రతి రైతు నారుమళ్లను డిసెంబర్ 15లోగా పూర్తి చేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు



సమావేశంలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, చిత్రంలో కలెక్టర్ ప్రశాంతి

క్షేత్రస్థాయిలో పర్యటించి సకాలంలో నారుమళ్లు వేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మండలాల వారీగా ప్రాధాన్యతను బట్టి సాగునీరు అందిస్తామని, అందుకు అనుగుణంగా నారుమడులు వేసేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అవసరమైతే పోలవరం, సీలేరు ప్రాజెక్టుల నుంచి అదనపు జలాలను పొందేందుకు సోమవారం జరిగిన సమావేశంలో తీర్మానించడం జరిగిందన్నారు. అలాగే ఎర్రకాలువ ప్రాజెక్టు నుంచి కూడా అదనపు నీరు విడుదల కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ కాలువల అభివృద్ధి పనులకు సంబంధించి ముఖ్యమైనవి యుద్ధప్రాతిపదికన ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లను పిలిచి వెనువెంటనే పనులు చేపడతామన్నారు. అలాగే రబీ సాగుకు నీటి కొరత లేదని, ప్రతి ఎకరాకు సాగునీటినీ అందిస్తామన్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) మాట్లాడుతూ తన నియోజవర్గంలోనీ కొన్ని ప్రాంతాల్లో శివారు భూములకు సాగునీటి ఇబ్బంది ఏర్పడుతుందని, సాగునీటి కొరత లేకుండా చూడాలని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు కైకాల శ్రీనివాసరావు, జేసీ ఎస్.రామ్‌సుందర్‌రెడ్డి, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ కానాల సంగీత్ మాథుర్, జేడీఏ జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యుడు కొట్టి కుటుంబ రావు, తాడేపల్లిగూడెం ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్‌కుమార్, రైతు కార్యాచరణ సమితి అధ్యక్షుడు పాతపాటి మురళీరామరాజు పాల్గొన్నారు.

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

ఖననం చేసిన మృతదేహానికి నేడు పోస్టుమార్టం

పోలవరం రూరల్: పోలవరం పంచాయతీ కమ్మరగూడేనికి చెందిన కొయ్యే విజయలక్ష్మి (27) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలవరం ఎస్సై ఎస్ఎస్ పవన్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అన్నదేవరపేటకు చెందిన కొయ్యే విజయలక్ష్మికి కమ్మరగూడానికి చెందిన కొయ్యే చిన్నతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు మగ సంతానం. ఇటీవల చిన్నకు వేరొక మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య కొంతకాలంగా మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ నెల 12న చిన్న రాత్రి సమయంలో బయటకు వెళ్లాడు. భార్య ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో మనస్తాపానికి గురై ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చిన్న రాత్రి తిరిగి ఇంటికి వచ్చి తలుపులు కొట్టినా తీయకపోవడంతో కిటికీ బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా, విజయలక్ష్మి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటాన్ని గమనించి వెంటనే ఆమెను పోలవరం వైద్యశాలకు తీసుకువెళ్లాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విజయలక్ష్మి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా వారు 13వ తేదీ ఉదయం చేరుకుని మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే విజయలక్ష్మి మృతిపై కుటుంబసభ్యులకు అనుమానం రావడంతో గొంతు వెంకటేశ్వరరావు బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఘటనా స్థలాన్ని పోలవరం సీఐ కె.విజయబాబు పరిశీలించి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఖననం చేసిన మృతదేహానికి గురువారం పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు ఎస్సై తెలిపారు.

కారు ఢీకొని వృద్ధురాలి మృతి

యలమంచిలి: రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. చించినాడ పల్లిపాలెంకు చెందిన పెమ్మాడి లక్ష్మి (77) చేపలు అమ్ముకుంటూ జీవిస్తోంది. బుధవారం ఇంటికి వెళుతూ రోడ్డు దాటుతుండగా పాలకొల్లు వైపు వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన లక్ష్మి ఘటనా స్థలంలోనే మృతి చెందింది. కుమారుడు వెంకటేశ్వరరావుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు ఎస్సై జాజుల విజయ్ నాగ ప్రసాద్ చెప్పారు. ప్రమాదానికి కారణమైన కారు స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

గోఆధారిత ఉత్పత్తుల స్టాల్ ప్రారంభం

ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ద్వారకాతిరుమలేశ గోఆధారిత ఉత్పత్తుల స్టాల్‌ను దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు బుధవారం ప్రారంభించారు. ముందుగా పురోహితులు స్టాల్ వద్ద చినవెంకన్న చిత్రపటాన్ని ఉంచి పూజాదికాలను నిర్వహించారు. అనంతరం ఈఓ త్రినాథరావు జ్యోతి ప్రజ్వలన చేసి స్టాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు స్టాల్ యజమాని చేబోలు శరణ్య రాజేష్ శ్రీవారి మెమెంటోను అందించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ శ్రీవారి గోవుల పేడ, మూత్రం ద్వారా తయారయ్యే ఈ ఉత్పత్తులను భక్తులకు అందుబాటులో ఉంచాలన్నారు. వాటిని దేవస్థానం సూచించిన ధరలకు మాత్రమే విక్రయించాలని సూచించారు. అనంతరం రాజేష్ మాట్లాడుతూ స్టాల్‌లో మొత్తం 27 రకాల గోఆధారిత ఉత్పత్తులను భక్తులకు అందుబాటులో ఉంచామన్నారు. ఆవు పిడకలు, పంచగవ్య షాంపు, గో విభూది, గో మూత్ర ఫినాయిల్, ఆవు పాలకోవా, గో విభూది, పంచగవ్య సబ్బు, పళ్లపొడి, పంచగవ్య ప్రమిద ఇలా అన్నింటిని సహజసిద్ధంగా తయారు చేస్తున్నట్లు చెప్పారు.

లారీ డ్రైవర్‌కు ఏడాది జైలు శిక్ష

నూజివీడు: లారీని అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపి ఒక వ్యక్తి మృతికి కారణమైన నేరానికి డ్రైవర్‌కు ఒక నెల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి వేల్పుల కృష్ణమూర్తి బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌కు చెందిన పట్నపు కృష్ణ 2021 జులై 11న రాత్రి 8 గంటల సమయంలో నూజివీడు నుంచి మోటర్‌సైకిల్‌పై హనుమాన్ జంక్షన్ వెళుతుండగా తుక్కులూరు వద్ద వెనుక నుంచి లారీ మోటర్ సైకిల్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కృష్ణ తీవ్రంగా గాయపడగా, అతనిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుడు డ్రైవర్ కాకర రాయప్ప నూజివీడు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఈ కేసు విచారణలో నిందితుడి నేరం రుజువు కావడంతో అతనికి ఏడాది జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

కోడిపుంజులు అపహరించిన నలుగురి అరెస్టు

నూజివీడు: పాతరావిచర్లలో ఓ ఇంటి యజమానిని బెదిరించి కోడిపుంజులను అపహరించిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఈడే అశోక్‌కుమార్ చెప్పారు. నూజివీడు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లికి చెందిన తురకా విఘ్నేష్, గుంజి సుబ్బారావు, గుంజి వెంకటేష్ ఈ నెల ఒకటో తేదీ అర్ధరాత్రి సమయంలో కోడిపుంజులు పెంచుతున్న దొడ్డి వద్దకు వెళ్లి యజమాని మెతుకుమల్లి శ్రీనివాసరావును కత్తితో బెదిరించి కోడిపుంజులను అపహరించారు. సెల్‌ఫోన్ టవర్ లోకేషన్ ఆధారంగా వీరిని పట్టుకున్నారు. రూరల్ సీఐ బాలసురేష్‌బాబు ఆధ్వర్యంలో రెండు స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసి సెల్‌ఫోన్ నంబర్ల ఆధారంగా టవర్ లోకేషన్‌లను తనిఖీ చేస్తూ కచ్చితమైన ఆధారంతో బుధవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. నిందితుల వద్ద నుంచి 8 కోడి పుంజులను, స్కూటీ, నేరం చేయడానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన ఏఎస్సై సంపత్, హెడ్‌కానిస్టేబుల్స్ విజయబాబు, బాలరమేష్, కానిస్టేబుల్స్ వాసుదేవరావు, చక్రవర్తి, భోగేశ్వరరావు, శివనారాయణ, సతీష్‌కుమార్, ఉదయ్‌కిరణ్, శ్రీనులకు డీఎస్పీ రివార్డులను అందజేశారు. సీఐ బాల సురేష్‌బాబు, ఎస్ఐ తలారి రామకృష్ణ పాల్గొన్నారు.

స్వాతంత్య్ర సమరంలో గిరిజనుల త్యాగాలు అజరామరం



గిరిజన సమరయోధుల వారసులను సన్మానిస్తున్న బాలరాజు, సూర్యతేజ



కేఆర్‌పురం ఐటీడీఏలో సంప్రదాయ నృత్యాలు చేస్తున్న గిరిజనులు

- ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఐటీడీఏ పీఓ సూర్యతేజ
- కేఆర్‌పురంలో ఘనంగా జన్ జాతీయ గౌరవ్ దివస్

బుట్టాయగూడెం: దేశం కోసం గిరిజన స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని వారి వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. కేఆర్‌పురం ఐటీడీఏలో జన్ జాతీయ గౌరవ్ దివస్(ట్రైబల్ ప్రైడ్ డే) కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనులు తమ సాంస్కృతిక మూలాలను అర్థం చేసుకుని ఐక్యతను పాటించాలన్నారు. బ్రిటిష్ వలస ప్రభుత్వ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన గిరిజన నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా అన్నారు. అలాగే గిరిజనుడు కారుకొండ సుబ్బారెడ్డి కూడా బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన వీరుడన్నారు. వీరి త్యాగాలను ప్రతి ఒక్కరూ భావితరాలకు అర్థమయ్యేలా కృషి చెయ్యాలని అన్నారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎం. సూర్యతేజ మాట్లాడుతూ బ్రిటిష్ వలసవాద, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించిన గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని స్వాతంత్య్ర సమరయోధుల స్మారకార్థం నవంబర్ 15వ తేదీని జన్ జాతీయ గౌరవ్ దివస్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈ సందర్భంగా వారంపాటు వేడుకలు నిర్వహించనున్నామన్నారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుల వారసులు పూరెం సీతారామయ్య, కారుకొండ అబ్బయ్యరెడ్డి, నల్లపు లచ్చిరెడ్డి, వేట్ల చెల్లమ్మ తదితరులను ఘనంగా సన్మానించి నగదు బహుమతులను అందజేశారు. అదేవిధంగా ట్రైబల్ ప్రైడ్ డే కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో ఆర్చరీ, జావెలిన్ త్రో, వాలీబాల్, డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. వీరిని రాష్ట్రస్థాయి జట్లకు ఎంపికయ్యేలా విశాఖపట్టణంలో తర్ఫీదునివ్వనున్నారు. తొలుత ఎమ్మెల్యే, ఐటీడీఏ పీఓ, ప్రజాప్రతినిధులకు ఘన స్వాగతం పలికారు. అలాగే గిరిజన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. సర్పంచ్‌లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఎకో సెన్సిటివ్ జోన్ పరిధి పెంపు సరికాదు

- భీమడోలు సదస్సులో కొల్లేరువాసుల మొర
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళతామన్న అధికారులు

భీమడోలు: కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్య పరిరక్షణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎకో సెన్సిటివ్ జోన్ (సున్నిత పర్యావరణ ప్రాంతం)ను ప్రతిపాదించిందని, దీనిపై కొల్లేరులోని ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలను తెలియజేసేందుకు అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నామని జిల్లా వన్యప్రాణుల విభాగం డీఎఫ్‌వో ఎస్.రవిశంకర్ రెడ్డి చెప్పారు. భీమడోలు ఎంపీపీ సమావేశ మందిరంలో బుధవారం కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్య పరిరక్షణ, సరిహద్దుల గుర్తింపు కోసం సమగ్ర ప్రతిపాదనలపై మండల స్థాయిలో ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ ఎం.ఇందిరాగాంధీ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా



భీమడోలు సదస్సులో మాట్లాడుతున్న డీఎఫ్‌వో ఎస్.రవిశంకర్‌రెడ్డి

హాజరైన డీఎఫ్‌వో ఎస్.రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ కొల్లేరును పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కొల్లేరు పరిధిని 10 కిలోమీటర్ల మేర పెంచుతూ ప్రతిపాదనలు చేసిందన్నారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను తెలియజేస్తే వాటిని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు నివేదిస్తామన్నారు. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిని పెంచడం ద్వారా భవిష్యత్తులో కొల్లేరులో 26 అంశాలపై ముందుగా అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు. కొల్లేరు ఆపరేషన్ తర్వాత కొల్లేరులో అక్రమంగా 10 వేల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారన్నారు. ఎంపీపీ కనమాల రామయ్య, రాష్ట్ర కార్యదర్శి ముల్లగిరి జాన్సన్ మాట్లాడుతూ కొల్లేరు అభయారణ్యం పరిధిలోని కాంటూరును కుదించాలని దశాబ్దాలుగా వేడుకుంటున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అవగాహన సదస్సులను గ్రామ స్థాయిలో నిర్వహించి కొల్లేరు వాసుల అభిప్రాయాలను తెలుసుకోవాలని కోరారు. 10 కిలోమీటర్ల ప్రతిపాదన కొల్లేరు ప్రాంత వాసులకు పూర్తిగా విరుద్ధమన్నారు. ఎంపీడీవో సీహెచ్ పద్మావతిదేవి, మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ రావిపాటి సత్యశ్రీనివాస్, చైతన్య యువజన సంఘం అధ్యక్షుడు పాము మాన్‌సింగ్, ఎఫ్ఎస్‌వో పాపారత్నం, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు, కొల్లేరు వాసులు, నాయకులు పాల్గొన్నారు.

క్లుప్తంగా

తణుకు మున్సిపల్ కమిషనర్‌గా వెంకటరమణ


బి.వెంకట రమణ

తణుకు అర్బన్: తణుకు మున్సిపల్ కమిషనర్‌గా బి.వెంకట రమణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు తణుకు మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న కేటీ సుధాకర్ విజయవాడ కమిషనర్ కార్యాలయానికి బదిలీపై వెళ్లగా, కాకినాడ ఆర్డీవోగా విధులు నిర్వర్తించిన వెంకట రమణ తణుకు మున్సిపల్ కార్యాలయానికి బదిలీపై వచ్చారు.

సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలి

తణుకు టౌన్: ఈనెల 18వ తేదీన తణుకులో రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించే సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు కోరారు. బుధవారం ఆయన తణుకు రూరల్ మండలం కొమరవరం, మహాలక్ష్మీ చెరువు, యర్రాయి చెరువు, వేల్పూరు గ్రామాల్లో పర్యటించి ఆయా గ్రామ నాయకులు, కార్యకర్తలను కలిశారు. ఈ కార్యక్రమంలో మండల సచివాలయాల కన్వీనర్ కరిబండి రాజేష్, యర్రాయి చెరువు సర్పంచ్ పాలా శ్రీను, యర్రాయి చెరువు నాయకులు సత్యనారాయణ, వేల్పూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు నున్న దుర్గా ప్రసాద్, సొసైటీ అధ్యక్షుడు పెనుమర్తి వెంకట్రామన్న, ఎంపీటీసీలు చంద్రు శ్యామల, తాడిపర్తి సుజాత, ఏఎంసీ డైరెక్టర్ బండి పార్వతి ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రైతుల అభివృద్ధికి సొసైటీల సహకారం


విజేతలకు బహుమతులు అందజేస్తున్న దృశ్యం

తాడేపల్లిగూడెం రూరల్: రైతులు అభివృద్ధి చెందడానికి సొసైటీలు సహాయ, సహకారాలు అందిస్తున్నాయని కొమ్ముగూడెం సొసైటీ చైర్మన్ వెలిశెట్టి నరేంద్రకుమార్ అన్నారు. బుధవారం మండలంలోని కొమ్ముగూడెం సొసైటీ ఆవరణలో 70వ అఖిల భారత సహకార వారోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ నరేంద్రకుమార్ మాట్లాడుతూ సహకార సంఘాలు అందిస్తున్న సేవలను రైతులు వినియోగించుకుని, అభివృద్ధి చెందాలన్నారు. తొలుత డిప్యూటీ రిజిస్ట్రార్ కే.వెంకటేశ్వరరావు సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో నిర్వహించి, వ్యాసరచన, వక్తృత్వం పోటీల్లో గెలుపొందిన ఆరుగురు విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. సొసైటీ సీఈవో సీహెచ్‌వీ.కృష్ణశర్మ, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

బీవీఆర్‌లో అలరించిన సంగీత, సాంస్కృతిక సమాహారం


మాట్లాడుతున్న బుద్దాల వెంకట రామారావు

తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలోని బీవీఆర్‌లో కళాకారులచే జరిగిన నెలవారీ సంగీత, నృత్య, సాహితీ, సాంస్కృతిక సమాహారం అలరించింది. సభాధ్యక్షులుగా బుద్దాల వెంకట రామారావు వ్యవహరించారు. కళాకారులచే ట్రాక్ సింగింగ్, చిన్నారులచే నృత్య ప్రదర్శనలు జరిగాయి. శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం అధ్యక్షుడు జంగా శ్రీనివాస రామ్‌రాయ్‌కు గౌరవ పురస్కారం, గాయకుడు తగరంపూడి దుర్గా వెంకట మురళీకృష్ణకు కళారత్న పురస్కారం, రంగస్థల నటీ ఎం.భానుమతికి ఆర్థిక సత్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, కళాకారులు, సాహితీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి

తణుకు: పదోతరగతి పరీక్షల్లో గత రెండేళ్లలో ఫెయిల్ అయిన విద్యార్థులను తిరిగి జాయిన్ చేసుకునే వారి వివరాలు లేనందున వారిని రెగ్యులర్ విద్యార్థిగా సబ్మిట్ చేయడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం పేర్కొంది. ఈ మేరకు బుధవారం స్థానిక సిటీ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడారు. వారిని ఇప్పటికే సప్లిమెంటరీ విద్యార్థులుగా సబ్మిట్ చేసి ఫీజు కట్టినందున వారిని రెగ్యులర్ విద్యార్థులుగా సబ్మిట్ చేసేందుకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి.దేవానంద్‌కు వినతిపత్రాన్ని అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నేలపాటి వెంకటరమణ, నల్లజర్ల వెంకటప్రసాద్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు డీఆర్‌వీ సత్యనారాయణ, జిల్లా కోశాధికారి బండి ఆంజనేయులు, జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎంఎన్ శ్రీమన్నారాయణ, తణుకు డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల భరణీకుమార్, వి.ప్రియరామ్ పాల్గొన్నారు.

భవిష్యత్ బాగుండాలంటే జగనే సీఎం కావాలి

- ఉత్సాహంగా తణుకు, తాడేపల్లిగూడెం డివిజన్లల్లో 'వై ఏపీ నీడ్స్ జగన్' కార్యక్రమం
- పాల్గొన్న వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు


తణుకు టౌన్: మండపాక గ్రామంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ రుద్ర ధనరాజు


అత్తిలి: సంక్షేమ పథకాల వివరాలు మహిళలకు తెలియజేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు


పెంటపాడు: దర్శిపర్రులో గృహ సారథులకు కిట్లు అందజేస్తున్న నాయకులు


తాడేపల్లిగూడెం రూరల్: సభలో మాట్లాడుతున్న కొమ్ముగూడెం సొసైటీ చైర్మన్


తాడేపల్లిగూడెం అర్బన్: 9వ వార్డులో సంక్షేమ పథకాల బ్రోచర్లను ఆవిష్కరిస్తున్న నాయకులు


ఇరగవరం: సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు

తణుకు అర్బన్: పేదలందరికీ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా జగనే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని జేసీఎస్ పట్టణ కన్వీనర్ యిండుగపల్లి బలరామకృష్ణ అన్నారు. తణుకు ఎన్జీవో కాలనీలో బుధవారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజునుంచి జగనన్న పేదవర్గాలకు కులం, మతం, పార్టీ బేధాల్లేకుండా అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వస్తేనే ఈ పథకాలు మాకు అందుతాయంటూ ప్రజానీకం ముక్తకంఠంతో చెబుతున్నారని తెలిపారు. గత చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన సంక్షేమ పట్టికను, పార్టీ జెండాను ఏఎంసీ చైర్మన్ నత్తా కృష్ణవేణి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, వార్డు నాయకులు టీవీ రాజశేఖర్, చినమస్తాన్, సూర్యకళ, గృహసారథులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాష్ట్ర అభివృద్ధి సీఎం జగన్‌తోనే సాధ్యం

తణుకు టౌన్: రాష్ట్ర అభివృద్ధి సీఎం జగన్‌తోనే సాధ్యపడుతుందని తణుకు మండల ఎంపీపీ రుద్ర ధనరాజు చెప్పారు. బుధవారం సాయంత్రం తణుకు రూరల్ మండలం మండపాక గ్రామంలోని 2వ సచివాలయం వద్ద నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలని అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన హాజరై ప్రసంగించారు. ఈసమావేశానికి మండల వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు అధ్యక్షత వహించారు. ఈకార్యక్రమంలో మండల రైతు విభాగం అధ్యక్షుడు దండు వెంకట కృష్ణంరాజు, మండల సచివాలయాల కన్వీనర్ కరిబండి రాజేశ్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు జంగం ఆనందకుమార్, పైడిపర్రు సొసైటీ అధ్యక్షురాలు వైవీ విజయమూర్తి, ఈవోపీఆర్‌డీ కోటేశ్వరరావు, సచివాలయ కార్యదర్శి మణికంత బాబు, సిబ్బంది, వాలంటీర్లు, గృహ సారథులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈసందర్భంగా గ్రామంలో అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన బోర్డును ఆవిష్కరించారు.

కంతేరులో ఉత్సాహంగా 'వై ఏపీ నీడ్స్ జగన్'

ఇరగవరం: మండలంలోని కంతేరు సచివాలయంలో వద్ద బుధవారం 'వై ఏపీ నీడ్స్ జగన్' కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో సంక్షేమ పథకాల బోర్డులను వైఎస్సార్ సీపీ నాయకులు, గ్రామ సర్పంచ్ గుడిమెట్ల ఆది లక్ష్మి ఆవిష్కరించారు. ముందుగా వైఎస్సార్ సీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ డైరెక్టర్ పెన్మెత్స సుబ్బరాజు, గుడిమెట్ల ఆదిలక్ష్మీ, ఎంపీపీ అవివేలు మంగ తాయారు, ఎంపీడీవో ఎ శ్రీనివాస్ ,ఎంపీటీసీలు ఈవోపీఆర్డీ నరసింహ మూర్తి, అధికారులు, మండల పార్టీ అధ్యక్షుడు కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, కార్యదర్శులు వంగా రాజు, కొవ్వాసు శకుంతల నాయకులు గుడిమెట్ల సత్యనారాయణ రెడ్డి, వీర్రెడ్డి, జేఏసి కన్వీనర్ దినేష్ రెడ్డి సచివాలయ సిబ్బంది, వలంటీర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రానున్న ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీకి సంపూర్ణ సహకారం అందించాలి

అత్తిలి: కుల, మత, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తమ సంపూర్ణ సహకారాలు అందించాలని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ చెప్పారు. అత్తిలి-4 గ్రామ సచివాలయ పరిధిలో బుధవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం జరిగింది. ముందుగా వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ జెండాను మండలపార్టీ అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ ఎగురవేశారు.ఈ సందర్భంగా పైబోయిన సత్యనారాయణ మాట్లాడుతూ విద్య, వైద్యంతో పాటు అనేక సంక్షేమ పథకాలతో పాటు గ్రామాల్లో అభివృద్ధి పనులను చేపడుతూ మంచిపాలన అందిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డికి మీరంతా అండగా నిలవాలన్నారు. ఎంపీపీ మక్కా సూర్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విప్లవాత్మక పాలన అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అత్తిలి ఏఎంసీ చైర్మన్ బుద్దరాతి భరణీ ప్రసాద్, సర్పంచ్ గంటావిజేతనాగరాజు, జెడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల జానకి, జిల్లా ప్రచార కమిటి అధ్యక్షుడు పెన్మెత్స రామరాజు, ఉపసర్పంచ్ మద్దాల శ్రీనివాస్, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మహ్మద్ అబీబుద్దీన్, ఎంపీటీసీ సభ్యురాలు రంభ సుజాత, మండల పార్టీనాయకులు రంభ సూరిబాబు, గారపాటి నాగరాజు, కోరుకొల్లు వెంకట్రావు, కంకటాల సతీష్, రంభ రాంబాబు, దాసరి శ్రీను, పెచ్చెట్టి రామకృష్ణ, ఎంపీడీవో అమీలుజమా, తహసీల్దార్ ఏవీ రామాంజనేయులు, సెక్రటరీ సుజాత, ఎమ్మెల్వో వెలగల విజయభాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ సారథికి మళ్లీ పట్టం కడదాం

పెంటపాడు: ఏ రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంక్షేమ సారథి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాబోయే ఎన్నికల్లో మళ్లీ పట్టం కడదామని ఎంపీపీ దాసరి హైమావతి పేర్కొన్నారు. పెంటపాడు మండలం ముదునూరు గ్రామంలో 'వై ఏపీ నీడ్స్ జగన్' కార్యక్రమం బుధవారం స్థానిక సచివాలయం వద్ద నిర్వహించారు. మండల పార్టీ గౌరవ అధ్యక్షుడు గుండుమోగుల సాంబయ్య, గ్రామ సర్పంచ్ భావన ధాన్యలక్ష్మిల అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ దాసరి హైమావతి, మండల పార్టీ అధ్యక్షుడు కైగాల శ్రీనివాస్‌లు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలన అందిస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని చెప్పారు. ముదునూరులో సమావేశం అనంతరం గృహ సారథులకు బ్యాగులు అందజేశారు. బీసీ సంఘ నాయకులు, ముదునూరు సొసైటీ అధ్యక్షులు బూరాడ శ్రీనివాస్, మండల గృహసారథుల కన్వీనర్ మైలవరపు పెదబాబు, మండల సచివాలయాల కన్వీనర్ మైలవరపు పెదబాబు, మండల సమాఖ్య అధ్యక్షురాలు దాసరి ప్రవీణ, దర్శిపర్రు ఎంపీటీసీ సభ్యులు తోట నిరీక్షణరావు, పార్టీ నాయకులు ములగాల బాబ్జి తదితరులు మాట్లాడారు. గ్రామ వలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

9వ వార్డులో ఉత్సహంగా 'వై ఏపీ నీడ్స్ జగన్'

తాడేపల్లిగూడెం అర్బన్ : పట్టణంలోని 9వవార్డులో ఆంధ్రప్రదేశ్‌కు జగన్ ఎందుకు కావాలి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ నవరత్నాల పేరుతో పలు సంక్షేమ పథకాలను రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు అందచేశారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మడమ తిప్పని ప్రజా నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచారన్నారు. 9వ వార్డులో జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండుబోగుల నాగు, కర్రి భాస్కరరావు, కొలుకులూరి ధర్మరాజు, బోణం విజయనిర్మల, పత్తి రజని, వాలంటీర్లు, గృహసారథులు, సచివాలయం సిబ్బంది, మున్సిపల్ మేనేజర్ దివ్యకుమారి, ఏఎస్‌ఓ సురేష్ పాల్గొన్నారు.

అభివృద్ధి...సంక్షేమం రెండు కళ్లుగా పాలన

తాడేపల్లిగూడెం రూరల్: అభివృద్ధి... సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని కొమ్ముగూడెం సొసైటీ చైర్మన్ వెలిశెట్టి నరేంద్రకుమార్ అన్నారు. బుధవారం సాయంత్రం మండలంలోని కొండ్రుప్రోలు సచివాలయం వద్ద 'వై ఏపీ నీడ్స్ జగన్' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్రకుమార్ మాట్లాడుతూ గత నాలుగున్నరేళ్ల పాలనలో దాదాపు రూ.22.61కోట్ల మేర వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క కొండ్రుప్రోలు గ్రామంలోనే జరిగాయన్నారు. ఇంత అభివృద్ధి చేస్తున్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం ఇలానే కొనసాగాలంటే జగన్ తిరిగి ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈవోపీఆర్‌డీ ఎం.వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి వైఆర్.కిషోర్, గ్రామ నాయకులు బొట్టా గంగారావు, బండి సూర్యగణపతిరావు, కంకట రాజారావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ఆత్మబంధువులు సేవలు ఆదర్శనీయం



బస్ షెల్టర్‌ను ప్రారంభిస్తున్న ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ

తాడేపల్లిగూడెం అర్బన్: ఆత్మబంధువుల సేవా సంఘం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమని ఉపముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఆత్మబంధువుల సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన బస్‌షెల్టర్‌ను ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ బుధవారం ప్రారంభించారు. మంత్రి కొట్టు మాట్లాడుతూ ఆత్మబంధువుల చేస్తున్న సేవల మాదిరి ఇతరసేవా సంస్థలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా సేవా సంఘం ప్రతినిధులను మంత్రి కొట్టు సత్యనారాయణ ఘనంగా సత్కరించారు. ఆర్టీసీ డీఎం వైఎస్సార్ మూర్తి, గౌరవాధ్యక్షుడు కడియాల పరశురామయ్య, అధ్యక్షుడు వెజ్జుస దుర్గాప్రసాద్, ఎస్ ప్రసాదబాబు, కాకర్ల నవీన్, ఆలపాటి కొండలరావు, కుందేటి మురళీకృష్ణ, పోతినీడి కొండలరావు, సాధనాల త్రిమూర్తులు, ఎన్ఐటి జయరాం తదితరులు పాల్గొన్నారు.

మాదకద్రవ్యాల పై యువత అప్రమత్తంగా ఉండాలి


గ్రంథాలయ వారోత్సవాల్లో మాట్లాడుతున్న గరికిపాటి బాపయ్య శర్మ

తాడేపల్లిగూడెం (టీఓసీ): మాదక ద్రవ్యాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో రెండోవ రోజు బుధవారం విద్యార్థినీ విద్యార్థులకు మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తతపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గ్రంథాలయాధికారి వి.శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షుడు ప్రత్తి వీరాస్వామి, విశ్రాంత ఉద్యోగులు గరికిపాటి బాపయ్యశర్మ, ఎస్.సాల్మన్‌రాజు, ఏవీ లక్ష్మణరావు, జాన్‌బాబు, కొత్తపల్లి వెంకటేశ్వరరావు, డి.సోమసుందర్, ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

తణుకు టౌన్: విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రముఖ వైద్యులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్య చెప్పారు. గ్రంథాలయ వారోత్సవాల్లో బాగంగా బుధవారం తణుకులోని పురుషుల జిల్లా శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన డ్రగ్స్ అవగాహనా కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈకార్యక్రమంలో సాహితీ సామ్రాజ్యం అధ్యక్షుడు తాడినాడ భాస్కరరావు, అధికారిణి కాటూరి సుగుణ కుమారి, పాఠకులు పాల్గొన్నారు. వేల్పూరు గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా బుధవారం పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు.


సమావేశంలో మాట్లాడుతున్న వైద్యుడు డాక్టర్ నిమ్మగడ్డ అచ్యుత రామయ్య

ఆర్థిక సాయం అందజేత


పుట్ట మహాలక్ష్మికి బీమా చెక్కును అందజేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

తాడేపల్లిగూడెం అర్బన్ : స్థానిక 10వ వార్డుకు చెందిన పుట్ట గెరటరాజు ఈనెల 11వతేదీన అనారోగ్యంతో మృతి చెందాడు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ బీమా పథకం ద్వారా మంజూరైన చెక్కును బాధితుల గృహానికి వెళ్లి రూ. 90వేల చెక్కును బాధితుడి భార్య పుట్ట మహలక్ష్మికి కర్రి భాస్కరరావు అందజేశారు. ఈ సందర్భంగా కర్రి భాస్కరరావు మాట్లాడుతూ 50 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన వ్యక్తులు సహజ మరణం సంభవిస్తే ప్రభుత్వం బీమా పథకం ద్వారా లక్ష రూపాయలు అందజేస్తుందన్నారు. అర్హత ఉన్నవారు బీమా చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడ్డాల నర్సింహరావు, సచివాలయ సెక్రటరీ జోసెఫ్ కిషోర్, చామన సూర్యచంద్రరావు, కోడే శ్రీనివాస్, ఆలం ధనకొండ, పెనుగొండ ఆంజనేయులు, వాసాబత్తుల సుబ్బారావు, వలంటీర్లు కుమారి, వెంకటలక్ష్మి, షబీనా,మణిరత్నం, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అక్షరమే ఆయుధం


అత్తిలి శాఖా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శనను ప్రారంభిస్తున్న ఎంఈవో ప్రసాద్

అత్తిలి: అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని, విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎంఈవో ఎంవీఎల్‌కె ప్రసాద్ అన్నారు. అత్తిలి శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వారోత్సవాలలో భాగంగా బుధవారం ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఎంఈవో ప్రారంభించారు. జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థికి పుస్తకం మంచి స్నేహితుడని, నిత్యం పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి డి కృష్ణారావు, హెచ్‌వీ కిశోర్‌బాబు, దానకృష్ణ, పావని, శ్రీదేవి పాల్గొన్నారు. ఆరవల్లి శాఖా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఎంపీటీసీ సభ్యురాలు దొమ్మేటి రమ్య ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి ఎస్ శ్రీనివాసరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

రక్షణ భేరికి తరలిన కార్మికులు

తాడేపల్లిగూడెం (టీఓసీ):విజయవాడలో జరిగిన భారీ బహిరంగ సభకు సీపీఎంకు చెందిన కార్మికులు బుధవారం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు సీపీఎం నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. విభజన హామీలు అమలుజేయలేదని, ఉక్కు ఫ్యాక్టరీ నిర్వీర్యం చేస్తున్నారని, కార్మిక కర్షక వ్యతిరేక విధానాలతో నడుపుతున్న ప్రభుత్వాన్నికి బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో కర్రి నాగేశ్వరరావు, కరెడ్ల రామకృష్ణ, జవ్వాది శ్రీను, శిద్దిరెడ్డి శేషుబాబు, మడకా రాజు, గల్లు లక్ష్మీ, పుట్టా వేణుగోపాల చౌదరిలు తదితరులు పాల్గొన్నారు.

గిరిజనుల హక్కుల కోసం పోరాడిన బిర్సాముండా


ఏపీ నిట్‌లో బిర్సాముండా జయంతి వేడుకలు

తాడేపల్లిగూడెం: గిరిజనుల హక్కులకోసం , దేశ స్వాతంత్ర్యం కోసం శ్వేతజాతీయులను ఎదిరించి పోరాటం సాగించిన మహోన్నత వ్యక్తి బిర్సాముండా అని ఏపీ నిట్‌లో బుధవారం జరిగిన బిర్సాముండా జయంతి కార్యక్రమంలో రిజిస్ట్రార్ దినేష్ పి.శంకరరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారి వలస వాదంపై తిరుగుబాటు చేసి తెల్లదొరల కంటిమీద కునుకులేకుండా చేసిన ఆదివాసీ నాయకుడు ముండా అన్నారు.అలాంటి నాయకుడి గురించి ప్రతీ విద్యార్థి నేర్చుకోవాలన్నారు. ఆదివాసీలు చదువుకొని విద్యావంతులు కావాలని, వారిలో ఐక్యతను తీసుకొచ్చిన గొప్పవీరుడన్నారు. ఈ కార్యక్రమంలో డీన్‌అకడమిక్ టి.కురుమయ్య, ఆచార్యులు వి.సందీప్, తలారి రేష్మా, వైద్యాధికారి ధర్మతేజ, సాస్ అసిస్టెంటు సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 24న 5వ నేషనల్ సమ్మిట్



బ్రోచెర్‌ను విడుదల చేస్తున్న దృశ్యం

తాడేపల్లిగూడెం అర్బన్ : ఈనెల 24న 5వ నేషనల్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఆసరా సంస్థ అధ్యక్షుడు కొడాలి రమేష్ బుధవారం తెలిపారు. స్థానిక ఆంగ్లో ఇండియన్ స్కూల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఏపిజే జాతీయ సభ్యులు దూసనపూడి సోమసుందర్ తో కలిసి 5వ నేషనల్ సమ్మిట్ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ వినియోగదారులు నష్టపోకుండా ఉండేందుకు అసరా సంస్థ కృషి చేస్తుందన్నారు. కమిటీ ద్వారా వినియోదారుల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. దీనికి జాతీయ స్థాయిలో సభ్యులు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ సత్తిబాబు, శ్రీనివాసరెడ్డి, టి నాగేశ్వరరావు, బత్తుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

వై. జంక్షన్ దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 6.87 లక్షలు

పెంటపాడు: మండలంలోని ప్రత్తిపాడు వై.జంక్షన్‌లో వేంచేసియున్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ హుండీ బుధవారం లెక్కించారు. ఈ సందర్భంగా సుమారు 4 నెలలకు గాను రూ. 6లక్షల 87 వేల 122 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ కమిటీ చైర్మన్ సైపురెడ్డి రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో ఆలయ ఈవో బి. నీలకంఠం, మొగలపు పార్థసారధి, తాడిపర్తి వీరాస్వామి, ఆలయ కమిటీ సభ్యులు రామచంద్రరావు, శేషగిరి పాల్గొన్నారు.